సాక్షి
అనంతపురం
సోమవారం, 17, జూలై, 2023



టమాట కిలో @ రూ.100

కక్కలపల్లి మండీలో ఆదివారం కిలో టమాట గరిష్ట ధర రూ.100 పలికింది. కనిష్ట ధర రూ.60, సరాసరి రూ.85 చొప్పున క్రయవిక్రయాలు జరిగాయి.



టీబీ డ్యాంలో 9.5 టీఎంసీల నీరు

టీబీ డ్యాంలో ఆదివారం నాటికి 9.508 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో హెచ్చు తగ్గుల మధ్య కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 5.955, అవుట్‌ఫ్లో 195 క్యూసెక్కులుగా నమోదైంది.

గరిష్టం/కనిష్టం
36.9°/22.7°

జిల్లాలో ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. రాత్రి ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. గాలివేగం తగ్గింది. ఉక్కపోత పెరిగింది.

న్యూస్‌రీల్

వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా నూతన కార్యవర్గం




అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగిరెడ్డి, శ్రీధర్‌గౌడ్

రాప్తాడురూరల్: ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎస్.నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జి.శ్రీధర్‌గౌడ్ ఎన్నికయ్యారు. ఆదివారం అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్‌లో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పెర్ల గోవిందరెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎ.రాధాకృష్ణారెడ్డి, జి.రమణ, కె.గంగాధర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీకే వెంకటనాథరెడ్డి పరిశీలకులుగా వ్యవహరించారు. జిల్లా నూతన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు గౌరవాధ్యక్షులుగా కంబగిరి రాముడు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేవీ విశ్వనాథరెడ్డి, కోశాధికారిగా బి. నారాయణ, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా పి శివశంకరయ్య, ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గం వెల్లడించింది.

సీఎంకు రుణపడి ఉంటాం



గోవర్ధన్‌కు బొకే అందజేస్తున్న సీఆర్పీలు

రాప్తాడు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్పీలను సీఆర్‌ఎంటీలుగా గుర్తించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటామని ఏపీ సీఆర్పీల సంక్షేమ సంఘం (ఏపీసీఆర్పీడబ్ల్యూఏ) రాష్ట్ర అధ్యక్షుడు గోవర్ధన్ అన్నారు. అనంతపురం కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉమ్మడి జిల్లా సీఆర్పీల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన గోవర్ధన్ మాట్లాడుతూ.. ఇటీవలే సీఆర్పీలను సీఆర్‌ఎంటీలుగా పేరు మార్పు చేస్తూ జీఓ విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. బీఎడ్ చేసి టెట్ అర్హత సాధించిన సీఆర్పీలను బోధనకు వినియోగించుకోవాలని సీఎం చెప్పడం సంతోషకరమన్నారు. సీఆర్‌ఎంటీలకు భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయన్నారు. అనంత జిల్లా అధ్యక్షుడు అంజనరాజు, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ మాట్లాడుతూ.. ఏపీజీఈఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన ఆగస్టు 12న గుంటూరులో జరిగే రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఆర్పీ అసోసియేషన్ నాయకులు భాస్కర్‌రెడ్డి, నాగభూషణ, నరసింహమూర్తి, వెంకటనాయడు, సంధ్యారాణి, పుణ్యవతి, జలజాక్షి, బ్రహ్మయ్య, రామాంజనేయులు, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్ వ్యక్తులతో పనిచేయిస్తే చర్యలు

సాక్షి ఎఫెక్ట్..

అనంతపురం టౌన్: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తులతో పని చేయించినా, వారిని కార్యాలయంలోకి అనుమతించినా సబ్ రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకుంటామని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ మాధవి హెచ్చరించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పాతుకుపోయిన ప్రైవేట్ వ్యక్తులు చేసిన తప్పిదాలకు ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండైన తీరుపై 'కీలకమైనా కీలుబొమ్మలే!' శీర్షికన ఆదివారం 'సాక్షి'లో వెలువడిన కథనంపై ఆమె స్పందించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పర్యవేక్షణ చేయాలని జిల్లా రిజిస్ట్రార్ నాగభూషణంను ఆదేశించారు.



విద్యుత్ కాంతుల్లో ఎస్కేయూ ముఖద్వారం



స్నాతకోత్సవం నిర్వహించే భువన విజయం ఆడిటోరియం వేదిక



ముస్తాబయిన ఆడిటోరియం

స్నాతకోత్సవానికి వేళాయె

- నేడు ఎస్కేయూ 21వ స్నాతకోత్సవం
- ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ 21వ స్నాతకోత్సవం సోమవారం అట్టహాసంగా జరగనుంది. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్/యూనివర్సిటీ చాన్సలర్ ఎస్.అబ్దుల్ నజీర్ హాజరవుతున్నారు. భారత మాజీ అంధ క్రికెటర్ మహంతేష్ జి.కె.కు గౌరవ డాక్టరేట్ అందించనున్నారు. 9,150 మందికి గాను నేరుగా 356 మందికి స్నాతకోత్సవంలో డిగ్రీలు ప్రదానం చేస్తారు. ఆదివారం స్నాతకోత్సవ రిహార్సల్స్ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ తప్పనిసరిగా ఫార్మల్ డ్రెస్ ధరించాలని వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి ఆదేశించారు. డాక్టరేట్ గ్రహీతలు తప్ప వారి బంధువులను ఎవరినీ స్నాతకోత్సవానికి అనుమతించబోమన్నారు. స్నాతకోత్సవ ఆహ్వానపత్రిక ఉన్న వారినే లోపలికి అనుమతిస్తారని తెలిపారు.

నేటి గవర్నర్ పర్యటన ఇలా..

- సోమవారం ఉదయం 9:15 గంటలకు అనంతపురం ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి ఎస్కేయూకు బయల్దేరుతారు.
- ఉదయం 9:30కు ఎస్కే యూనివర్సిటీకి చేరుకుంటారు. 9.35 గంటలకు శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు.
- ఉదయం 9:40 గంటలకు అకడమిక్ బ్లాక్ ప్రారంభిస్తారు.
- ఉదయం 9:50 నుంచి 10 గంటలకు మెస్ హాస్టల్‌ను గవర్నర్ ప్రారంభిస్తారు.
- ఉదయం 10:10 గంటలకు క్యాంపస్‌లో నూతనంగా నిర్మించిన రోడ్డును ప్రారంభిస్తారు.
- ఉదయం 10:10 నుంచి 10:30 గంటల వరకు రిజర్వ్.
- ఉదయం 10:30 నుంచి 12:15 గంటల వరకు ఎస్కేయూ స్నాతకోత్సవంలో పాల్గొంటారు.
- మధ్యాహ్నం 12:15 నుంచి 1:15 గంటల వరకు భోజన సమయం.
- మధ్యాహ్నం 1:15 గంటలకు అనంతపురానికి బయల్దేరుతారు.
- మధ్యాహ్నం 1:30 గంటలకు ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకుంటారు.
- మధ్యాహ్నం 2:55 గంటల వరకు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుంటారు.
- మధ్యాహ్నం 3 గంటలకు విజయనగర లా కళాశాలకు చేరుకుంటారు.
- మధ్యాహ్నం 3 నుంచి 3:25 గంటల వరకు న్యూ అకడమిక్ బిల్డింగ్ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు.
- సాయంత్రం 5:10 గంటలకు రక్ష అకాడమీ, చిలమత్తూరుకు చేరుకుంటారు.
- సాయంత్రం 7:10 గంటలకు బెంగళూర్‌లోని రంకా పార్క్ అపార్ట్‌మెంట్, లాల్‌బాగ్ రోడ్డుకు చేరుకుంటారు.

గవర్నర్‌కు ఘన స్వాగతం..



గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు బొకే అందజేసి స్వాగతం పలుకుతున్న కలెక్టర్ గౌతమి, డీఐజీ అమ్మిరెడ్డి, ఇతర అధికారులు

రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ రెండు రోజుల పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం అనంతపురం వచ్చారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన రాత్రి 9.25 గంటలకు నగరంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి గవర్నర్‌కు ఘన స్వాగతం లభించింది. కలెక్టర్ గౌతమి, డీఐజీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రశాంత్‌కుమార్, ఎస్కేయూ, జేఎన్‌టీయూ వీసీలు రామకృష్ణారెడ్డి, రంగ జనార్దన, అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎస్కేయూ రిజిస్ట్రార్ లక్ష్మయ్య, ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీలు ప్రసాద్‌రెడ్డి, ఆంథోనప్ప, ఆర్డీఓ మధుసూదన్, తహసీల్దార్ శ్రీధరమూర్తి పాల్గొన్నారు.

ఇంటింటా సంతోషాలే

దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదలకు సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకం కింద అర్హులను ఎంపిక చేసి, వారికి నివేశన స్థలాలు మంజూరు చేసింది. పక్కాగృహాలు మంజూరు చేసింది. జగనన్న లే అవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించి ఇళ్ల నిర్మాణాల పూర్తికి సహకారమందిస్తోంది. ఆగస్టులో సామూహిక గృహప్రవేశాలు చేపట్టి పేదల ముఖాల్లో సంతోషం నింపాలనుకుంటోంది.

- ఆగస్టులో 20వేల సామూహిక గృహప్రవేశాలు
- ఇప్పటికే 17,662 ఇళ్ల నిర్మాణాలు పూర్తి
- నెలాఖరులోపు మరో 2,500 ఇళ్ల పూర్తికి చర్యలు
- జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన



రాప్తాడు లే అవుట్‌లో పూర్తయిన ఇళ్లు



జిల్లాలో జగనన్న ఇళ్ల నిర్మాణాలు ఇలా..

నియోజకవర్గం	మంజూరైన ఇళ్లు	పూర్తయిన ఇళ్లు
అనంతపురం	18,407	1,962
గుంతకల్లు	9,336	2,800
కళ్యాణదుర్గం	5,056	1,400
రాప్తాడు	8,930	2,627
రాయదుర్గం	4,653	1,292
శింగనమల	3,365	1,803
తాడిపత్రి	7,277	1,135
ఉరవకొండ	11,243	4,643
మొత్తం	68,267	17,662

అనంతపురం టౌన్: జిల్లా వ్యాప్తంగా జగనన్న లే అవుట్లలో పక్కాగృహాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టిన ఈ నాలుగేళ్లలో ఉమ్మడి జిల్లాకు 1.20లక్షల ఇళ్లు మంజూరు చేసింది. గతంలో ఏ ప్రభుత్వమూ ఈ స్థాయిలో మంజూరు చేయలేదు. ఇందులో ఒక్క అనంతపురం జిల్లాకే 68,267 ఇళ్లను మంజూరు చేసింది. వీటిలో 17,662 నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో సాగుతున్నాయి. ఈ నెలాఖరులోపు మరో 2,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా గృహ నిర్మాణ సంస్థ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆగస్టు మొదటి వారంలో 20 వేల లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహ ప్రవేశాల పండుగ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.

ఆప్షన్ – 3 ఇళ్లు వేగవంతం..

జగనన్న ఇళ్లు కట్టుకోలేని పేదలకు ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఇవ్వనుంది. ఈ నిర్మాణాలను ఆప్షన్–3 కింద పరిగణించి ప్రభుత్వమే పనులను చేపడుతోంది. జిల్లా వ్యాప్తంగా 13 వేల మంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునే స్తోమత లేదని విన్నవించుకున్నారు. దీంతో ఆ ఇళ్ల నిర్మాణ పనులను ప్రత్యేకంగా ప్రభుత్వమే కాంట్రాక్టర్ల ద్వారా చేయిస్తోంది. జిల్లాలోని ఆలమూరు, తాడిపత్రి, కళ్యాణదుర్గం, గుత్తి, గుంతకల్లు, రాయదుర్గం ప్రాంతాల్లోని జగనన్న లేఅవుట్లలో ఆప్షన్–3 కింద నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 4వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో రెండు వేల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో సాగుతున్నాయి. వీటిని సైతం వేగవంతంగా చేపట్టే దిశగా కాంట్రాక్టర్లకు గృహ నిర్మాణ సంస్థ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆప్షన్–3 కింద ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తయిన వాటిని లబ్ధిదారులకు అప్పగించి, ఆగస్టు మొదటి వారంలో గృహ ప్రవేశాలు చేయించనున్నారు. ఇప్పటికే జగనన్న కాలనీల్లో విద్యుత్, తాగునీరు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించారు.

పండుగ వాతావరణంలో గృహ ప్రవేశాలు



ఒక్క ఆలమూరు జగనన్న లేఅవుట్‌లోనే ఆప్షన్–3కింద దాదాపు 1200 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశాం. వారందరికి ఆగస్టు మొదటి వారంలో గృహ ప్రవేశాలు చేపట్టి తాళాలు అందించనున్నాం. లబ్ధిదారులే సొంతంగా ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్న వారికి సైతం సకాలంలో బిల్లులు మంజూరవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో 20 వేల మంది లబ్ధిదారులతో కలిసి పండుగ వాతావరణంలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం.

– కేశవనాయుడు, పీడీ, గృహ నిర్మాణ సంస్థ

నిప్పీ పేరుతో టోపీ

- ప్రముఖ వ్యాపారులను బురిడీ కొట్టించిన ఘనుడు



పసుపులేటి అంకుశం

అనంతపురం శ్రీకంఠంసర్కిల్: నిప్పీ డెలివరీ సర్వీసు పేరుతో తమను మోసం చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ కె.శ్రీనివాసరావును నగరంలోని ప్రముఖ వ్యాపారులు ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న ఆయన కేసును బుక్కరాయసముద్రం పోలీసులకు బదిలీ చేశారు. బాధితులు తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా కడప మండలం రూకవారిపల్లికి చెందిన పసుపులేటి అంకుశం 24 రోజుల క్రితం బీకేఎస్ పరిధిలోని పసుపులేటి మాతా గోదాములో నిప్పీ డెలివరీ సర్వీసు పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించాడు. నగరంలోని ప్రముఖ వ్యాపారులను పిలిపించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిపించాడు. తన వ్యాపారం గురించి వివరించాడు. తనతో కలసి వ్యాపారం చేయడం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు ఆదాయం పెరుగుతుందని నమ్మబలికాడు. సరుకును విక్రయించిన అనంతరం తన కమీషన్ పట్టుకుని మిగులు మొత్తాన్ని అందజేస్తానని అంకుశం తెలపడంతో అందరూ ఒప్పుకున్నారు. అతని మాయలో చిక్కుకున్న వ్యాపారులు తమ వద్ద సరుకులను అప్పగించారు. వీటితో గోదాము నిండిపోయింది. అది చూసిన వ్యాపారులు వ్యాపారం బాగా చేస్తున్నాడని మురిసిపోయారు. అయితే రాత్రికి రాత్రే లారీల కొద్ది సరుకును తీసుకుని అంకుశం మాయమయ్యాడు. దీంతో మోసపోయిన వ్యాపారులు ముందుగా అతని గురించి ఆరా తీశారు. అనంతలోనే రూ.70 లక్షలకు పైగా సరుకుతో ఉడాయించిన అంకుశం అక్రమాలకు నెల్లూరు జిల్లాలో రూ.3 కోట్లు, కర్నూలు జిల్లాలో రూ. కోటికి పైగా వ్యాపారులు మోసపోయినట్లుగా గుర్తించారు. ఈ క్రమంలోనే అంకుశం జాడ తెలుసుకుని అతని ఇంటికి వెళితే కుటుంబసభ్యులు ఎదురు దాడికి దిగడంతో చేసేది లేక అనంతపురం తిరిగి వచ్చి ఎస్పీ శ్రీనివాసరావును కలసి జరిగిన మోసాన్ని వివరించారు. వ్యాపారుల ఆవేదనపై స్పందించిన ఎస్పీ కేసును బుక్కరాయసముద్రం పోలీసులకు బదిలీ చేశారు. మోసగాడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

రేపటి నుంచి 4 జిల్లాల హెచ్‌ఎంలకు శిక్షణ



రాప్తాడు రూరల్: 'నాయకత్వ లక్షణాలు' అనే అంశంపై ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకూ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకు రీజనల్ స్థాయి శిక్షణ ఇవ్వనున్నారు. అనంతపురం నగర శివారులోని టీటీడీసీ వేదికగా జరిగే ఈ శిక్షణకు అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన 50 మంది చొప్పున మొత్తం 200 మంది ప్రధానోపాధ్యాయులు హాజరుకానున్నారు. ఆరు రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగనుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ విషయ నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసీ ఎం.సాయిరామ్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో శిక్షణకు ఎంపిక చేసిన ప్రధానోపాధ్యాయులు తప్పక హాజరు కావాలని, ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. శిక్షణ ఆద్యంతం సమయపాలన పాటించాలన్నారు. 18న ఉదయం 7 గంటలకే శిక్షణా కేంద్రానికి చేరుకోవాలని ఆదేశించారు. హాజరు కాని వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

వనితలే ముందంజ

ఉపాధి హామీ పథకం పేదలకు వరంగా మారింది. పొట్టకూటి కోసం వలస పోకుండా ఉన్న ఊరిలోనే ఉపాధి పనులు లభిస్తున్నాయి. దీంతో కూలీలు ఎక్కువగా ఈ పనులపైనే ఆధారపడుతున్నారు. అందునా మహిళా కూలీలు పనులు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉదయాన్నే వెళ్లి నిర్దేశిత కొలతల ప్రకారం పని చేస్తున్నారు. ప్రభుత్వం కూడా సకాలంలో బిల్లులు చెల్లిస్తోంది.

- పురుషులకు దీటుగా ఉపాధి హామీ పనులకు మహిళలు
- జిల్లాలో 1,52,314 మంది మహిళా కూలీల భాగస్వామ్యం
- సకాలంలో బిల్లుల చెల్లింపుతో పనులు చేసేందుకు ఆసక్తి

రాయదుర్గం: ఉపాధి హామీ పనుల్లో మహిళా కూలీలు రికార్డు సృష్టిస్తున్నారు. పురుషుల కన్నా వారే ఎక్కువగా పనులు సద్వినియోగం చేసుకుంటున్నారు. జిల్లాలో 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను 1,40,94,048 పని దినాలు కల్పించాలని లక్ష్యం నిర్దేశించారు. ఇప్పటికే 76,81,129 పని దినాలు పూర్తిచేయగా, ఇందులో 42,88,179 మహిళలు, 33,92,950 పరుషులు సద్వినియోగం చేసుకున్నారు. పురుషుల కంటే 8,95,229 మంది మహిళలు ఎక్కువగా పనుల్లో పాలుపంచుకున్నారు. జిల్లాలో మొత్తం 2,85,423 మంది కూలీలు పనులకెళ్తున్నారు. ఇందులో రోజూ పురుషుల కన్నా 19వేల పైబడి మహిళా కూలీలు ఎక్కువగా పనుల్లో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు కూలీల కోసం ప్రభుత్వం రూ.273,82,47,000 ఖర్చు చేసింది. నిర్దేశించిన కొలతల ప్రకారం చేస్తే రూ.272 మేర దినసరి కూలి పడుతుంది. అటు ఇటుగా ఉన్నపుడు సరాసరి సగటు కూలి రూ.235 లభిస్తోంది.

ఉపాధి కింద ఏ పనులు చేస్తారంటే..

అమృత్ సరోవర్ ద్వారా చెరువుల అభివృద్ధి, కాల్వల పూడిక తీత, మొక్కలు నాటడం, నీరు పెట్టడం, అడవుల్లో కందకాలు తవ్వడం, నీటి నిల్వ సంరక్షణ లాంటి అనేక రకాల పనులు ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్నారు. వంద రోజులు పూర్తిచేసుకుంటున్న కుటుంబాలకు సగటున ఒక్కొక్కరికి రూ.25 వేలకుపైగా ఆదాయం సమకూరుతోంది. కూలీల హాజరు నమోదులో మహిళా మేట్లే ఎక్కువగా ఉన్నారు.



గోనబావి వద్ద పనులు చేసి ఇంటికెళుతున్న మహిళా కూలీలు (ఫైల్)

ఆర్థిక తోడ్పాటు



మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఉపాధి హామీ పథకం ఎంతగానో ఉపయోగపడుతోంది. పనులు చేయడానికి పురుషుల కంటే మహిళలే అధికంగా వస్తున్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వారి భాగస్వామ్యమే ఎక్కువగా కనిపిస్తోంది. పని దినాలను కూడా శరవేగంగా సద్వినియోగం చేసుకుంటూ కుటుంబాలకు చేదోడుగా నిలుస్తున్నారు.

– వేణుగోపాల్‌రెడ్డి, డ్వామా పీడీ

పేద కుటుంబాలకు ఊరట



ఉపాధి హామీ పనులకు మహిళలే ఎక్కువగా వస్తున్నారు. పనులు కావాలని అడగడంలోనూ వారే ముందుంటున్నారు. కూలీల డిమాండ్‌కు అనుగుణంగా పనులు కల్పిస్తున్నాము. ఉపాధి హామీ పథకం పేద కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తోంది. కూలి సొమ్ముతో కుటుంబాలను చక్కగా పోషించుకుంటున్నారు. – ఎస్ లక్ష్మి, ఉపాధి మేట్, భూపసముద్రం

ఊర్లోనే ఉపాధి



ఉన్న ఊర్లోనే ఉపాధి హామీ పనులు కల్పిస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో వేతనాలు కూడా చెల్లిస్తోంది. చాలామంది మహిళలు ఈ పనులకెళుతున్నారు. ఉదయాన్నే వెళ్లి పనులు చేస్తున్నాం. రూ.250కు పైగా కూలి దక్కుతోంది. – షబానాబేగమ్, కూలీ, కలుగోడు

క్లుప్తంగా

విద్యార్థి బలవన్మరణం

అనంతపురం శ్రీకంఠంసర్కిల్: తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని రహమత్ నగర్‌కు చెందిన చాకలి ఆదినారాయణ, గంగమ్మ దంపతులకు కుమారుడు మురళి (18), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎస్ఎస్‌బీఎన్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన మురళి.. డిగ్రీ కళాశాలలో చేరాల్సి ఉంది. ఈ క్రమంలో చదువును నిర్లక్ష్యం చేస్తూ గంటల తరబడి ఫోన్‌లో అమ్మాయిలతో చాటింగ్ చేస్తుండడం గమనించిన తల్లిదండ్రులు మందలించారు. అయినా మురళి పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఓ యువతితో నడుపుతున్న ప్రేమ వ్యవహారం బయటపడడంతో తల్లిదండ్రులు చొరవ తీసుకుని తప్పు పని చేస్తున్నావని మందలించారు. దీంతో మనస్తాపం చెందిన మురళి శనివారం రాత్రి మేడపై పడుకుంటానంటూ వెళ్లాడు. ఆదివారం తెల్లవారుజామున తండ్రి నిద్రలేచి బయటకు వచ్చి చూస్తే మేడపైకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఇనుప మెట్లకు చీరతో ఉరి వేసుకుని విగతజీవిగా వేలాడుతున్న కుమారుడు కనిపించాడు. సమాచారం అందుకున్న రెండో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శివరాముడు తెలిపారు.

వివాహిత ఆత్మహత్య

అమరాపురం: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. అమరాపురం మండలం తమ్మడేపల్లి గ్రామానికి చెందిన హనుమంతరాయ, లత(36) దంపతులు. నెలసరి సమయంలో తీవ్రమైన కడుపునొప్పితో ఆమె బాధపడేది. చికిత్స చేయించినా జబ్బు నయం కాలేదు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆమె ఇంట్లో చిన్నపాటి అంశాలకు సైతం తీవ్రంగా స్పందిస్తూ వచ్చేది. తన మాటే నెగ్గాలని మొండిగా వ్యవహరిస్తూ తరచూ భర్తతో గొడవపడేది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం వ్యక్తిగత పనిపై భర్త అనంతపురానికి వెళ్లిన సమయంలో ఇద్దరు చిన్నారులను ఆడుకునేందుకు బయటకు పంపిన లత... ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న చిన్నారులు విగతజీవిగా వేలాడుతున్న తల్లిని గమనించి, విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలపడంతో, వారి నుంచి సమాచారం అందుకున్న భర్త, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతురాలి తల్లి హనుమక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ.వెంకటేశ్వర్లు తెలిపారు.

పోలీస్ స్టేషన్ల పరిశీలనకు కేంద్ర బృందం రాక

బత్తలపల్లి: పోలీస్ స్టేషన్‌లో మౌలిక వసతులు, సేవలు, పరిసరాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెంట్రల్ టీం సోమవారం బత్తలపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేయనుంది. జిల్లాలో 17న బత్తలపల్లి, 18న ముదిగుబ్బ, 19న రామగిరి, 20న అగళి పోలీస్ స్టేషన్‌లను తనిఖీ చేసి, ర్యాంక్‌లు కేటాయించనున్నారు. అనంతపురం జిల్లాలో 19వ తేదీన గార్లదిన్నె, 20న ఆత్మకూరు, 21న కసాపురం, 22న బెళుగుప్ప పోలీస్ స్టేషన్‌లను తనిఖీ చేయనున్నారు.

జిల్లాకు చేరిన పుస్తకాలు

- నిర్ణీత గడువుకు మూడు నెలల ముందే పాఠశాలలకు సెమిస్టర్-2 పుస్తకాలు
- రేపటి నుంచి ఎండీయూ వాహనాల ద్వారా పాఠశాలలకు సరఫరా





రవాణాకు సిద్ధం చేసిన పాఠ్యపుస్తకాలు

రాప్తాడు రూరల్: ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా జగన్ సర్కార్ చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఈ క్రమంలో పాఠశాలలు పునఃప్రారంభమైన తొలిరోజే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక (జేవీకే) కిట్లను ప్రభుత్వం అందజేసింది. తాజాగా 1–9 తరగతుల విద్యార్థులకు అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే సెమిస్టర్-2కు సంబంధించిన పాఠ్యపుస్తకాలను దాదాపు మూడు నెలల ముందే పాఠశాలలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంది.

జిల్లాకు చేరిన 10,03,278 పాఠ్యపుస్తకాలు

గతేడాది 1–9 తరగతుల విద్యార్థులకు మూడు సెమిస్టర్లు అమలు చేయగా... ఈ ఏడాది నుంచి రెండు సెమిస్టర్లకు కుదించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1–9 తరగతుల విద్యార్థులకు 10,03,278 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, ఇప్పటికే వాటిని అనంతపురం నుంచి మండలాలకు తరలించారు. ఇందులో అనంతపురం జిల్లా విద్యార్థులకు 5,88,377 పుస్తకాలు, శ్రీసత్యసాయి జిల్లాలోని విద్యార్థులకు 4,14,901 పాఠ్య పుస్తకాలు అందజేస్తున్నారు. రెండు రోజుల కిందటే అమెజాన్ ద్వారా ఉమ్మడి జిల్లాలోని 8 మండలాల్లో ఎంపిక చేసిన 78 స్కూళ్లకు అనంతపురంలోని గోదాములో ప్యాకింగ్ చేసి తరలించారు.

రేపటి నుంచి స్కూల్ పాయింట్లకు..

మండల కేంద్రాల్లో భద్రపరిచిన పాఠ్యపుస్తకాలను రేపటి (మంగళవారం) నుంచి పాఠశాలలకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం రెవెన్యూ అధికారులు ఎండీయూ వాహనాలను ఏర్పాటు చేయనున్నారు. మండల విద్యాశాఖ అధికారులు రూపొందించిన రూట్ మ్యాప్ ప్రకారం పాఠ్యపుస్తకాలను స్కూల్ పాయింట్‌కు తరలించనున్నారు. అనంతరం ఈ పుస్తకాలను హెచ్ఎంల ద్వారా విద్యార్థులకు అందజేయనున్నారు.

జిల్లాల వారీగా కేటాయించిన పాఠ్య పుస్తకాల సంఖ్య
అనంతపురం జిల్లా : 5,88,377 పుస్తకాలు
శ్రీసత్యసాయి జిల్లా : 4,14,901 పుస్తకాలు

సమన్వయం చేసుకోవాలి



సెమిస్టర్-2 పాఠ్యపుస్తకాలు అనంతపురంలోని గోదాము నుంచి ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలకు తరలించాం. అక్కడి నుంచి పాఠశాలలకు ఎండీయూ వాహనాల ద్వారా స్కూల్ పాయింట్లకు తరలిస్తారు. ఎంఈఓలు, హెచ్ఎంలు సమన్వయం చేసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.

– ఎం.సాయిరామ్ డీఈఓ

మండలాలకు తరలించాం



సెమిస్టర్-2 పాఠ్యపుస్తకాలను ఇండెంట్ ప్రకారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలకు వందశాతం తరలించాం. ఆర్టీసీ బస్సులతో పాటు అమెజాన్ కార్గో ద్వారా 78 స్కూళ్లకు పాఠ్య పుస్తకాలు తరలించే ఏర్పాట్లు చేశాం. – పావనీరేఖ, పాఠ్య పుస్తకాల విభాగం జిల్లా మేనేజర్

పేకాటరాయుళ్ల అరెస్ట్



నిందితులను అరెస్ట్ చూపుతున్న పోలీసులు

బుక్కరాయసముద్రం: మండలంలోని రోటరీపురం సమీపంలో ఉన్న సబ్ స్టేషన్ వద్ద పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు. అందిన సమాచారం మేరకు ఆదివారం తనిఖీలు చేపట్టగా ముగ్గురు పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి రూ.2.50 లక్షలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు.

నాయీ బ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

అనంతపురం టవర్‌క్లాక్: నాయీ బ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు ఆ సామాజిక వర్గ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకట రంగయ్య తెలిపారు. ఆదివారం అనంతపురంలోని జయమణెమ్మ కల్యాణ మంటపంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి 460కు పైబడి మార్కులు సాధించిన వారు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులైతే 500కు పైబడి మార్కులు సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు. అలాగే ఇంటర్‌లో 850 (ప్రభుత్వ కళాశాల), 900 (ప్రైవేట్ కళాశాల)కు పైగా మార్కులు సాధించిన వారు దరఖాస్తులను జయమణెమ్మ కల్యాణమంటపంలో అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 94405 01463లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో విజయనగరం నాగరాజు, శివశంకర్, సుబ్రహ్మణ్యం, శివప్రసాద్, సి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

హిందూపురం మున్సిపల్ ఏసీపీ ఆనంద్‌కుమార్ ఆకస్మిక మృతి



హిందూపురం: స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ)గా పనిచేస్తున్న ఆనంద్‌కుమార్ మృతి చెందారు. సెలవుపై స్వస్థలమైన నెల్లూరుకు వెళ్లిన ఆయన శుక్రవారం గుండెనొప్పితో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సకు స్పందించక ఆయన మృతిచెందారు. అందరితో సఖ్యతగా ఉంటూ విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తున్న ఆయన మృతిపై స్థానిక ఉద్యోగులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

వ్యక్తి దుర్మరణం

పెనుకొండ/పావగడ: స్థానిక 44వ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ప్రమాదంలో పావగడ తాలూకా నీలం పంచాయితీ మీనకుంటపల్లికి చెందిన చిన్న రాజప్ప (50) దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. మరమ్మతు చేయించేందుకు ట్రాక్టర్ మడకలను తీసుకుని లగేజి ఆటోలో స్వగ్రామం నుంచి బి.కొత్తకోటకు వెళుతుండగా పెనుకొండ శివారులోకి చేరుకోగానే వేగంగా దూసుకొచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో సహా ఉడాయించాడు. ఘటనలో ఆటో బోల్తాపడడంతో చిన్న రాజప్పపై మడకలు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్ షఫీవుల్లాకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు చిన్నరాజప్పకు తల్లిదండ్రులు నరసింహప్ప, చెన్నమ్మ, భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమారులున్నారు. ఘటనపై పెనుకొండ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

వైద్య సేవల్లో రాజీ పడొద్దు

- ఐఎంఏ రీజినల్ అకడమిక్ కాన్ఫరెన్స్‌లో వక్తలు
- వైద్యులకు అండగా నిలిచింది డాక్టర్ వైఎస్సారే
- 2008లో వైద్యుల రక్షణ చట్టం తెచ్చారు
- రక్షణ చట్టాన్ని మరింత పటిష్టం చేయాలి



కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి

అనంతపురం క్రైం: నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో రాజీ పడకూడదని వైద్యులకు ఏపీ వైద్య మండలి చైర్మన్, ఆరోగ్యశ్రీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి అన్నారు. అనంత ప్రభుత్వ వైద్య కళాశాల ఆడిటోరియం వేదికగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రీజినల్ అకడమిక్ జోన్ 3 కాన్ఫరెన్స్ సమావేశం ఆదివారం జరిగింది. డాక్టర్ సాంబశివారెడ్డితో పాటు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీహరి, ఏపీ రాష్ట్ర వైద్య మండలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, సమావేశ పరిశీలకులు డాక్టర్ ఎస్వీ ప్రసాదరెడ్డి తదితర ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ విలువలతో కూడిన వైద్యాన్ని అందించాలని, వైద్యుల హక్కులను పరిరక్షించడంలో ఐఎంఏ కీలక పాత్ర పోషించాలని సూచించారు. కోవిడ్ విపత్కర సమయంలో ఐఎంఏ ఆధ్వర్యంలో అందించిన టెలీ మెడిసిన్ సేవలను కొనియాడారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. నిరంతర వైద్య విద్య కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతూ ఐదేళ్లలో 30 క్రెడిట్ మార్కులు సాధించాలన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్‌తో పాటు ఐఎంఏ సభ్యత్వం ఒకేసారి అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

వైద్యుల హక్కుల పరిరక్షణ వైఎస్సార్‌తోనే..

వైద్యులు, ఆస్పత్రులపై దాడుల నిరోధానికి దేశంలో మొట్టమొదటి సారిగా 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి, వైద్యులకు అండగా నిలిచారని వక్తలు గుర్తు చేశారు. ప్రస్తుతమున్న ఏపీ వైద్య రక్షణ చట్టంలో సవరణ చేసి వైద్యులు, ఆస్పత్రులపై దాడులకు పాల్పడిన వారిపై ఏడేళ్ల జైలు శిక్ష పడేలా నూతన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆస్పత్రుల్లో రోగులు మరణించిన సందర్భాల్లో చికిత్సలో లోపాల కారణంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని, అయితే సుప్రీం కోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుని ముగ్గురు వైద్య నిపుణుల కమిటీ విచారణ నివేదిక ఆధారంగా మాత్రమే కేసులు నమోదు చేయాలన్నారు. ఆ దిశగా ఐఎంఏ చొరవ తీసుకోవాలని సూచించారు.

సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు..

ఆరోగ్యశ్రీ నిధులు సకాలంలో మంజూరు చేస్తూ నిరుపేదల వైద్యానికి అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వక్తలు ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని రకాల జబ్బులను ఆరోగ్యశ్రీలో చేర్చడం, కోలుకునే సమయంలో ఆర్థిక సాయం అందజేయడం ద్వారా రాష్ట్రంలోని పేద, సామాన్య మధ్య తరగతి ప్రజలకు అత్యున్నత వైద్య చికిత్సలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి, డాక్టర్ హేమలత, డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ మనోరంజన్‌రెడ్డి, అనంతపురం ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ అభిషేక్ రెడ్డి, డాక్టర్ కొండయ్య, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు నుంచి 480 మంది వైద్యులు పాల్గొన్నారు.

భర్త వేధింపులపై ఫిర్యాదు

- కేసు స్వీకరించకుండా వెనక్కు పంపిన దిశ పోలీసులు

అనంతపురం శ్రీకంఠంసర్కిల్: భర్త వేధింపుల నుంచి తనను కాపాడాలంటూ దిశ పోలీసులను ఓ బాధితురాలు ఆశ్రయించింది. అయితే కేసు స్వీకరించకుండా దిశ పోలీసులు వెనక్కు పంపారు. దీంతో బాధితురాలు నేరుగా 'సాక్షి' కార్యాలయానికి చేరుకుని తన గోడు వెల్లబోసుకుంది. బాధితురాలి ఆవేదన ఆమె మాటల్లోనే.. 'నాపేరు షాలినీదేవి. అనంతపురంలోని మొదటి రోడ్డులో నివాసముంటున్నాం. 2005లో నాకు కరాటే మాస్టర్ శ్రీనివాసులతో వివాహమైంది. కొన్ని రోజులు బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత చిన్నపాటి విభేదాలతో తిట్టి, కొట్టేవారు. నా భర్తకు వంత పాడుతూ మా అత్త రాధ, నా మరిది రఘు నన్ను హీనంగా చూసేవారు. దీంతో పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలూ జరిగాయి. మా అత్త, మరిది ప్రోత్సాహంతోనే నా భర్త శ్రీనివాసులు రాయదుర్గానికి చెందిన గాయత్రీదేవిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో విభేదాలు తలెత్తి మణిచందనను పెళ్లాడాడు. ఇటీవల ప్రేమ పేరుతో ఓ బాలికను తీసుకెళ్లి వదిలి పెట్టాడు. ఏ తప్పు చేయని నన్ను, నా కుమార్తెను మాత్రం అత్త, మరిది ఇంటి నుంచి బయటకు నెట్టేశారు. నాకు న్యాయం చేయాలని దిశ పోలీసులను వేడుకుంటే కేసు స్వీకరించకుండా కొద్దిగా ఆలోచించుకుని రమ్మని సలహా ఇచ్చి పంపారు. ఎలాగైనా మాకు న్యాయం చేయండి' అని వేడుకుంది.

ప్రత్యామ్నాయ విత్తన ప్రణాళిక రెడీ



పెసర పంట



ఉలవ పంట

సాక్షి ఎఫెక్ట్..

అనంతపురం అగ్రికల్చర్: ప్రత్యామ్నాయ విత్తన ప్రణాళికను వ్యవసాయ శాఖ ఎట్టకేలకు తయారు చేసింది. 'కనిపించని ప్రత్యామ్నాయం' శీర్షికతో ఆదివారం 'సాక్షి'లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ ఎం.గౌతమి, వ్యవసాయ శాఖ అధికారి స్పందించారు. ఈ నెలాఖరుకు ఒకటి, ఆగస్టు 15 వరకు ప్రత్యామ్నాయ విత్తన ప్రణాళిక తయారు చేశారు. జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 3.70 లక్షల హెక్టార్లు కాగా.. ఇదే పరిస్థితి కొనసాగితే నెలాఖరుకు 1.27 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి రావొచ్చని అంచనా వేశారు. మిగతా 2.42 లక్షల హెక్టార్లకు ప్రత్యామ్నాయం కింద పెసర, అలసంద, ఉలవ, జొన్న, కొర్ర, ఆముదం పంటలకు సంబంధించి 34,279 క్వింటాళ్లు అవసరమని ప్రతిపాదించారు. ఆగస్టు 15 వరకు వర్షాభావ పరిస్థితులు కొనసాగితే 39,733 క్వింటాళ్లు అవసరమని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రధానంగా పెసర, ఉలవ, అలసంద పంటలే ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 32 శాతం తక్కువగా వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ మందకొడిగా సాగుతోందని తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఇప్పటికే ప్రత్యామ్నాయంపై సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు.

పరవశించిన ప్రశాంతి నిలయం

ప్రశాంతి నిలయం: విజయనగరం జిల్లా సాయి భక్తులు సాంస్కృతిక ప్రదర్శనలతో భక్తకోటిని పరవశింపజేశారు. ఆదివారం ప్రశాంతి నిలయంలో సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ గాయత్రి నారాయణన్ నిర్వహించిన సంగీత కచేరి భక్తులను మంత్రముగ్ధులను చేసింది. సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. సాయంత్రం విజయనగరం జిల్లా బాలవికాస్ విద్యార్థులు, సాయియూత్ 'సేవాంజలి' పేరుతో చక్కటి నాటిక నిర్వహించారు. ఏసు క్రీస్తు, గౌతమ బుద్ధుడు, షిరిడీసాయి, అల్లాను కొనియాడారు. సత్యసాయి చూపిన సేవా మార్గంతో లోక కల్యాణం సాధ్యమవుతుందన్న సందేశంతో ముగించారు. పిదప భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. భక్తులకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు, గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్ చక్రవర్తి, రత్నాకర్ రాజు సతీమణి హిమవాహిని రత్నాకర్ నూతన వస్త్రాలను, జ్ఞాపికలను అందజేశారు.



సంగీత కచేరి నిర్వహిస్తున్న గాయత్రి నారాయణన్



సేవాంజలి నాటికలో ఓ ఘట్టం

హ్యాపీ జర్నీ



కొత్తచెరువు - పుట్టపర్తి మార్గంలో నీడను పంచుతున్న చెట్లు



రోడ్డుకు ఇరువైపులా కనువిందు చేస్తున్న పూల చెట్లు

శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి చుట్టుపక్కల పరిసరాల్లో భారీ వృక్షాలు దర్శనమిస్తున్నాయి. పట్టణం నుంచి ఎటు వైపు ఏ మార్గంలో వెళ్లినా పచ్చదనం కనిపిస్తోంది. చల్లటి వాతావరణం ఆహ్లాదం నింపుతోంది. జిల్లా కేంద్రం కావడంతో సత్యసాయి ధామానికి ప్రజల రాకపోకలు పెరిగాయి. రహదారి చుట్టూ పచ్చదనం పరచుకుని ఉండడాన్ని ప్రయాణికులు ఆస్వాదిస్తున్నారు. కొత్తచెరువు వద్దనైతే కొండల మధ్య మేఘాల దోబూచులాటలు ఆకట్టుకుంటున్నాయి. అటుగా వెళుతున్న వాహనదారులు ఈ దృశ్యాలను చూస్తూ ఆనందంగా ముందుకు సాగిపోతున్నారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం



సత్యసాయి మహాసమాధి దర్శనానికి వాహనాల్లో వస్తున్న భక్తులు



శ్రీసత్యసాయి జిల్లా పోలీసు కార్యాలయం

క్లుప్తంగా

ప్రజలకు మెరుగైన సేవలందించాలి



అన్నదానం చేస్తున్న మేయర్ వసీం

అనంతపురం క్రైం: నగర ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఆటోడ్రైవర్లకు మేయర్ వసీం సూచించారు. స్థానిక కోవూర్‌నగర్‌లోని భగత్‌సింగ్ ఆటోస్టాండ్‌ను మేయర్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. ప్రభుత్వం వాహనమిత్ర ద్వారా ఆటో డ్రైవర్లకు అండగా నిలుస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నవరత్నాల ద్వారా అన్ని వర్గాలభ్యున్నతికి పాటుపడుతున్నారన్నారు. అమ్మఒడి, కార్పొరేట్ హంగులతో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారన్నారు. అనంతరం మేయర్ ఆటో డ్రైవర్లకు అన్నదానం చేశారు. కార్పొరేటర్ అనిల్‌కుమార్ రెడ్డి, సీఐటీయూ నాయకుడు నాగేంద్ర, వైఎస్సార్ సీపీ నాయకులు ఖాజా పాల్గొన్నారు.

కూడళ్ల వద్ద హైమాస్ లైట్ల ఏర్పాటు



జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన హైమాస్ లైటు

కనగానపల్లి: జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రధాన జంక్షన్ల వద్ద పోలీసులు ఫ్లడ్ (హైమాస్) లైట్లు ఏర్పాటు చేయిస్తున్నారు. రాప్తాడు నియోజక వర్గ పరిధిలోని కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల పరిధిలోని మామిళ్లపల్లి, పెనుబోలు, ఎన్ఎస్ గేట్ వద్ద జంక్షన్లలో లైట్లు ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. వీటితో వాహన వేగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక సూచిక బోర్డులు ఏర్పాటు చేశామన్నారు.

క్రీడలతోనే ఒత్తిడి దూరం



క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్

అనంతపురం: క్రీడలతోనే ఒత్తిడిని దూరం చేయొచ్చని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ పేర్కొన్నారు. ఆదివారం ఆర్డీటీ స్టాఫ్ క్రికెట్ టోర్నమెంట్‌ను మాంఛో ఫెర్రర్ ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. నాయకత్వ లక్షణాలు, గెలుపు ఓటమిలను సమానంగా తీసుకునే తత్వం అలవడేందుకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు మాంఛో ఫెర్రర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీటీ ఉమెన్ ఎంపవర్‌మెంట్ డైరెక్టర్ విశాల ఫెర్రర్, డైరెక్టర్లు సంజీవ్ నంగవాన్ దశరథ్, సాగర్ మూర్తి, చంద్రశేఖర్ నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రఫీక్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

శ్రీశ్రీ కళావేదిక సాంస్కృతిక అకాడమీ అధ్యక్షుడిగా హరి

అనంతపురం కల్చరల్: శ్రీశ్రీ కళావేదిక ప్రపంచ తెలుగు సాహిత్య, సాంస్కృతిక అకాడమీ జాతీయ అధ్యక్షుడిగా గుత్తా హరిని ఎంపిక చేశారు. ఆదివారం శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ వివరాలు అందించారు. కళావేదిక ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గుత్తా హరి సాహిత్య కార్యక్రమాలను మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

వైభవంగా పోతలయ్యస్వామికి బోనాలు



బోనాలు ఎత్తుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న మహిళలు



అలంకరణలో పోతలయ్యస్వామి

కనగానపల్లి: మండలంలోని వేపకుంటలో ఆదివారం పోతలయ్యస్వామికి బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని పోతలయ్యస్వామిని వెండి, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులు పూజలు నిర్వహించారు. తర్వాతా గ్రామంలోని మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకున్నారు. రైతులు, గొర్రెల కాపరులు జీవాలను పోతలయ్య స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండాలని పోతలయ్యస్వామికి ఏటా బోనాల పండుగ చేస్తామని గ్రామస్తులు తెలిపారు.

నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

- జలజీవన్ మిషన్‌తో తీరనున్న నీటి కష్టాలు
- పీఏబీఆర్ నుంచి ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు
- రూ.56.20 కోట్లతో ముమ్మరంగా పనులు



జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కొళాయి ఏర్పాటు చేస్తున్న దృశ్యం

ఆత్మకూరు: మండలంలో దశాబ్దాలుగా ఉన్న తాగు నీటి సమస్య పరిష్కారమవుతోంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకొచ్చిన తర్వాత మండల వ్యాప్తంగా జలజీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికీ కొళాయి ఏర్పాటు చేసి, నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారు. మండల వ్యాప్తంగా 26 గ్రామాలు ఉన్నాయి. మొదటి విడతలో భాగంగా మండలంలో 16 గ్రామాలను ఎంపిక చేశారు. వాటిలో సింగంపల్లి తండాలో పనులు పూర్తయ్యాయి. ప్రతి ఇంటికీ తాగునీరు అందుతోంది. మిగిలిన గ్రామాల్లో రెండో విడత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

పీఏబీఆర్ డ్యాం నుంచి ప్రత్యేక పైప్‌లైన్: మండలంలో నీటి సమస్య పరిష్కరించడానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తీవ్ర కృషి చేశారు. జల జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండలానికి మొదటి విడతలో రూ.2.10 కోట్లు, రెండో విడతలో రూ. 54.10 కోట్లతో పనులు చేపట్టారు. దీనికి సంబంధించి పీఏబీఆర్ డ్యాం నుంచి ప్రత్యేకంగా పైప్‌లైన్ ఏర్పాటు చేసి, నీటి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. పీఏబీఆర్ నుంచి ప్రత్యేక పైప్ లైన్ పనుల అనంతరం నీటి సమస్య ఉండదని ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ హరికుమార్ తెలిపారు. ఆత్మకూరు మేజర్ పంచాయతీలో జలజీవన్ మిషన్ ద్వారా మొదటి విడతలో రూ.74 లక్షలు, రెండో విడతలో రూ.1.75 లక్షలతో పనులు చేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ తెలిపారు.

దశాబ్దాల సమస్య పరిష్కారం



ఏళ్ల తరబడి నీటి సమస్యతో ఇబ్బంది పడ్డాం. కొళాయిల వద్ద పడిగాపులు కాశాం. ప్రస్తుతం జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ కొళాయి ఏర్పాటు చేస్తున్నారు. మా కాలనీలో త్వరితగతిన పనులు చేశారు. త్వరలో నీరు వస్తుందని అధికారులు చెప్పడంతో ఆనందంగా ఉంది.

\- శివకుమార్, ఆత్మకూరు

చాలా ఆనందంగా ఉంది



నీటి సమస్యతో పలు కాలనీల్లో మేజర్ పంచాయతీలో ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన ప్రత్యేకంగా నీటి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. పీఏబీఆర్ ద్వారా పైప్‌లైన్ వస్తే నీటి సమస్య ఉండదు. ప్రతి ఇంటికీ కొళాయి ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది.

\- వరలక్ష్మి, ఆత్మకూరు సర్పంచ్

ప్రాణాలకు తెగించి సేవ



లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేస్తున్న వలంటీర్ బుల్లే లావణ్య

వలంటీర్లకు వందనం

రాప్తాడు: వైఎస్సార్‌సీపీ అధికారంలోకొచ్చిన తర్వాత వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, పథకాలు పారదర్శకంగా అర్హులందరికీ వర్తింపజేసేందుకు ప్రతి 50 ఇళ్లకూ ఒక వలంటీర్‌ను నియమించింది. దీంతో వలంటీర్లు వారికి అప్పగించిన ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ, సమస్యలు తెలుసుకుంటూ, ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారుల ద్వారా పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రాప్తాడుకు చెందిన బుల్లే లావణ్య 2019లో వలంటీర్‌గా చేరింది. నాలుగేళ్ల నుంచి వలంటీర్‌గా తన పరిధిలోని ప్రజలకు పథకాలు చేరవేయడంలో కృషి చేస్తోంది. కరోనా విపత్కర సమయంలోనూ రాప్తాడును రెడ్‌జోన్‌గా ప్రకటిస్తే .. ప్రాణాలకు తెగించి, కరోనా బాధితులకు సేవలందించింది. అప్పటి కరోనా బాధితులు ఇప్పటికి బుల్లే లావణ్య సేవలను గుర్తు చేసుకుంటూ అభినందిస్తున్నారు.

తెల్లవారకముందే పింఛన్ ఇస్తున్నారు



తెల్లవారుజామున 5 గంటలకే తలుపు తట్టి వలంటీర్ బుల్లే లావణ్య పింఛన్ అందజేస్తోంది. నేను దివ్యాంగుడిని కావడంతో గత ప్రభుత్వంలో పింఛన్ తీసుకునేందుకు ఇబ్బందులు పడేవాడిని. నా కొడుకు సహాయంతో పంచాయతీ కార్యాలయానికి చేరుకొని, రోజంతా పడిగాపులు కాసి పింఛన్ తెచ్చుకునేవాడిని. ఒక్కోసారి నాలుగైదు రోజులైనా పింఛన్ అందేదికాదు. ప్రస్తుత వలంటీర్లు 1వ తేదీనే ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇస్తున్నారు. వలంటీర్ల సేవలు మరిచిపోలేం. వారిపై తప్పుడు వ్యాఖ్యలు సరికావు.

\- మంగళ నారప్ప, దివ్యాంగుడు, రాప్తాడు

స.హ.చట్టం బోర్డులో పేర్లు మార్చరా?



స.హ.చట్టం బోర్డులో గతంలో పని చేసిన అధికారుల పేర్లను అలాగే ఉంచిన దృశ్యం

అనంతపురం టౌన్: గనులశాఖ కార్యాలయంలో పని చేస్తున్న అధికారులు మారినా స.హ. చట్టం బోర్డులో పేర్లు మాత్రం మార్చలేదు. మూడు నెలల క్రితం గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ అధికారితోపాటు ఏడీ స్థాయి అధికారులు బదిలీ అయ్యారు. అప్పిలేట్ అధికారిగా గతంలో ఇక్కడ డీడీగా పని చేసిన పాపరావు పేరుతోపాటు ప్రజాసమాచార అధికారి తోట సుబ్రమణ్యం పేర్లను కూడా బోర్డులు అలాగే ఉంచారు. ప్రస్తుతం వీరిద్దరూ జిల్లాలోనే పనిచేయలేదు. ప్రస్తుతం గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా వెంకటేశ్వర్లు కొనసాగుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి సమాచార హక్కు చట్టం బోర్డులో అధికారుల వివరాలను మార్చాలని ప్రజలు కోరుతున్నారు.

రసాయన మందుల వాడకంలో జాగ్రత్తలు అవసరం



మాట్లాడుతున్న కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి

బుక్కరాయసముద్రం: రైతులు పొలాల్లో రసాయన మందులు వాడకంపై తప్పనిసరిగా జాగ్రత్తలుపాటించాలని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు రసాయన మందుల వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా కేవీకేలో 95వ భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి మాట్లాడుతూ రైతులు చీడ పీడల నివారణలో పాటించాల్సిన మెలకులను వివరించారు. రసాయన మందులు పిచికారీలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. అనంతరం దత్తత గ్రామాల రైతులకు బ్యాటరీ స్ప్రేయర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గృహ విజ్ఞాన శాస్త్రవేత్త సుధారాణి, సస్యఉత్పత్తి శాస్త్రవేత్త డాక్టర్ శశికళ, సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ కిషోర్ రెడ్డి, విస్తరణా శాస్త్రవేత్త డాక్టర్ చందన, రాఘవంపల్లి, చాపట్ల, చామలూరు గ్రామాల రైతులు, కేవీకే సిబ్బంది పాల్గొన్నారు.

పీఎఫ్ఐ సేవలు అభినందనీయం

- జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ

అనంతపురం సెంట్రల్: గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్య రంగాల్లో పీఎఫ్ఐ సంస్థ అందిస్తున్న సేవలు ఎనలేనివని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఆర్డీటీ ఎకాలజీ సెంటర్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. 1952లో సంస్థను ప్రారంభించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకూ అనేక కార్యక్రమాలను స్వచ్ఛందంగా చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఎఫ్ఐ నేషనల్ చైర్మన్ కరీం, ప్రతినిధులు రామకృష్ణారెడ్డి, చాయాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

దేశభక్తి ప్రబోధిత చిత్రాన్ని ఆదరించండి

అనంతపురం కల్చరల్: దేశభక్తిని ప్రబోధించే చిత్రాలను ఆదరించాలని కళాకారులు కోరారు. ఆదివారం స్థానిక గౌరీసినీ కాంప్లెక్స్‌లో 'భారతీయన్స్' సినిమా విడుదల సందర్భంగా ప్రత్యేక సమావేశం జరిగింది. ఆత్మీయ అతిథులుగా ఘంటసాల ఆరాధన సమితి గౌరవాధ్యక్షులు జి.రామయ్య, ఆచార్య సుధాకరబాబు, హెల్పింగ్ హ్యాండ్స్ జగన్ తదితరులు హాజరై మాట్లాడారు. 'భారతీయన్స్' సినిమాను పూర్తి స్థాయిలో అనంతకు చెందిన శంకర్ అడుసుమిల్లి నిర్మించగా, ఎస్కేయూ పూర్వ విద్యార్థి దీన్‌రాజ్ దర్శకత్వం వహించారన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా సినిమా మంచి గుర్తింపును తెచ్చుకుందని, దేశభక్తిని ప్రధాన కథాంశంగా తీసిన సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందన్నారు. జాతీయ జండాలతో కళాకారులు, విద్యార్థులు సందడి చేశారు. కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ విజయ్‌కుమార్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

గుత్తి రూరల్: రజాపురం గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. యాడికి మండలం తూట్రాలపల్లి కొత్తపల్లికి చెందిన వేలూరు అదెప్ప నాయుడు(52) శనివారం రాత్రి కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. రజాపురం గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న మట్టి కుప్పను గమనించకుండా వేగంగా వచ్చి ఢీ కొన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అదెప్పను 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం వేకుజామున అదెప్ప మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తిపై కత్తితో దాడి

పెద్దవడుగూరు: క్రిష్టిపాడు గ్రామంలో శ్రీకాంత్ అనే వ్యక్తి రంగనాయకులు అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. వివరాలిలా ఉన్నాయి.. పక్కపక్క ఇళ్లలో ఉండే రామన్న, హరి అనే వ్యక్తులకు పాతకక్షలున్నాయి. ఆదివారం రాత్రి ఇంటి ముందు గురుసు తోలే విషయంలో రామన్న, హరి వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో సర్దిచెప్పేందుకు వెళ్లిన రంగనాయకులుపై రామన్న అల్లుడు శ్రీకాంత్ కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన రంగనాయకులును కుటుంబ సభ్యులు అనంతపురం తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీనివాసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.

సంబరం..అపూర్వ సమ్మేళనం



నాటి గురువులతో పూర్వ విద్యార్థులు

రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం చియ్యేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000–2001 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం సమ్మేళనమయ్యారు. 22 ఏళ్ల తర్వాత అందరూ ఇలా కలుసుకున్నారు. ఒకరినొకరు క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. పాఠశాలలో గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సరదాగా గడిపి, ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. అంతకుముందు గురువులు ఆంజనేయులు రెడ్డి, రంగరాజు, నారాయణరెడ్డి, నాగేశ్వరాచారి, విజయ శేఖర్ రెడ్డి, శ్రీనివాసులును సన్మానించారు. చియ్యేడు, కృష్ణమరెడ్డి పల్లి, పూలకుంట దుర్గం తదితర గ్రామాలకు చెందిన పూర్వ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం తమవంతుగా ఆర్థిక సాయం అందించారు.





గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు పుష్పగుచ్ఛం అందించి, స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, నగర మేయర్ వసీం , జేఎన్‌టీయూ అనంతపురం వీసీ జింకా రంగా జనార్దన తదితరులు

గవర్నర్‌కు ఘన స్వాగతం

శ్రీకృష్ణదేవరాయవిశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదివారం రాత్రి అనంత నగరానికి చేరుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ, నగర మేయర్ వసీం, జేఎన్‌టీయూఏ వీసీ రంగా జనార్దన తదితరులు గవర్నర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి, స్వాగతం పలికారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం:

సంతల ద్వారా రూ.3.54 లక్షల ఆదాయం

అనంతపురం అగ్రికల్చర్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ వారం జరిగిన పశువులు, జీవాల సంత ద్వారా రూ.3.54 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు చైర్మన్ ఏకేఎస్ ఫయాజ్, సెక్రటరీ ఆర్.జయలక్ష్మి తెలిపారు. శనివారం జరిగిన గొర్రెలు, మేకల సంత ద్వారా రూ.1.99,620 వసూలయ్యిందని, ఆదివారం జరిగిన పశువుల సంత నుంచి రూ.1,54,800 వసూలైనట్లు తెలిపారు.

వైఎస్సార్‌టీఎఫ్ నూతన కార్యవర్గం ఎంపిక

చెన్నేకొత్తపల్లి: మండల కేంద్రంలో వైఎస్సార్‌టీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడిగా హర్ష వర్ధన్‌రెడ్డి, అధ్యక్షుడిగా శ్రీరాములు, ప్రధాన కార్యదర్శిగా కేశవరెడ్డి, కోశాధికారిగా నారాయణ రెడ్డి, జిల్లా కౌన్సిలర్లుగా భాస్కరరెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా జయచంద్ర, మురళీ, ప్రభాకర్, మహిళా సభ్యులుగా యశోదమ్మ, సువర్ణమ్మ, వెంకటలక్ష్మిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు



ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికులు మాధవి, మునిస్వామి, కండక్టర్ నాగరాజు

గుత్తి: పట్టణ శివారులోని గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు..గుత్తి నుంచి అనంతపురానికి ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. అయితే గేట్స్ ఇంజనీరింగ్ కాలేజీ మలుపు వద్ద బస్సును ఎదురుగా లారీ ఢీ కొనింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ కండక్టర్ నాగరాజు(కర్నూలు), ప్రయాణికులు మాధవి(బెంగళూరు), మునిస్వామి(కర్నూలు జిల్లా తుగ్గలి) తీవ్రంగా గాయపడ్డారు. 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు మాధవిని అనంతపురం రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

క్రియా యోగా దీక్షతో అత్యుత్తమ స్థితి





సాధకులతో మాట్లాడుతున్న స్వామీజీ , వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన యోగా సాధకులు

అనంతపురం కల్చరల్: మనిషి అత్యుత్తమ స్థితికి క్రియా యోగా దీక్ష ఎంతో దోహదపడుతుందని వైఎస్ఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు స్వామి స్మరణానంద పేర్కొన్నారు. అనంతలో యోగదా రాష్ట్ర స్థాయి సాధనా సంఘ సమావేశాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. యోగదా సొసైటీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు స్వామి స్మరణానంద, రాంచీ నగరం నుంచి విచ్చేసిన స్వామి ప్రజ్ఞానానంద, స్వామి కేదారానంద సమావేశాల్లో కీలక ఘట్టమైన క్రియా యోగా దీక్షను సాధకులకు ప్రసాదించారు. వారు మాట్లాడుతూ ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా క్రియా యోగం మనిషికి కవచంలా కాపాడుతుందన్నారు. అనంతలో రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహించిన జిల్లా యోగా ప్రతినిధులు చంద్రశేఖర్, కేశవరెడ్డి, నరసింహులు, సురేష్, రామకృష్ణ తదితరులను వారు అభినందించారు. అంతకు ముందు వివిధ రాష్ట్రాల నుంచి గురువుల ఆశీర్వాదానికి వచ్చిన 300 సాధకులకు పుస్తక ప్రసాదాలు అందించారు.

సర్పరూపుడికి పంచామృతాభిషేకాలు



అలంకరణలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి

ఆత్మకూరు: మండలంలోని పంపనూరు సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అభిషేకాల అనంతరం స్వామికి అలంకరణ, ఆకుపూజ, అర్చన, మహానైవేద్యం తదితర పూజలు చేశారు. దోష నివారణకు కుజదోష, కాలసర్పదోష పూజలు, మూల మంత్ర బీజాక్షర హోమాలు నిర్వహించారు. భక్తులు ఆలయం చుట్టూ స్వామి ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాలతో ప్రదక్షిణలు చేయించారు. భక్తులు ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేశారు. ఆలయంలోని మంజునాథ స్వామికి పార్వతిదేవికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, మహా మంగళహారతి నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

గార్లదిన్నె: కోటంక కొండల్లో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ప్రధాన అర్చకుడు రామాచార్యులు స్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకం, కుంకుమార్చన, ఆకుపూజ వంటి ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామి, 108 సాలాగ్రామ శివలింగాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు అన్నదానం నిర్వహించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

తాడిపత్రి: మండలంలో ఎవరైనాశాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సీఎం గంగయ్య హెచ్చరించారు. ఆదివారం రూరల్ స్టేషన్‌లో మండల వ్యాప్తంగా ఉన్న 60 మంది రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రౌడీషీటర్లు అల్లర్లు మాని సత్ప్రవర్తనతో మెలగాలన్నారు.

ప్రజా సమస్యలు పరిష్కరించాలి

రాప్తాడురూరల్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ డిమాండ్ చేశారు. ఆదివారం అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లి పంచాయతీ సదాశివనగర్‌లో సీపీఐ రాప్తాడు నియోజకవర్గ నిర్మాణ సమావేశం నిర్వహించారు. జగదీష్ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి నాగరాజు, శ్రీకాంత్ , మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి పద్మావతి, సీపీఐ అనంతపురం రూరల్ మండల కార్యదర్శి రమేష్, రాప్తాడు, ఆత్మకూరు మండల కార్యదర్శులు రవీంద్ర, రామకృష్ణ, రూరల్ మండల సహాయ కార్యదర్శి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

అనుమానితుల సమాచారం అందించండి

బుక్కరాయసముద్రం: గ్రామాల్లో అనుమానితులు సంచరిస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని ఎస్ఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గుజ్జల సరళాదేవి నగర్‌లో ఆదివారం సైబర్ నేరాలు, మహిళల చట్టాలపై అవగాహన స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మహిళలు, బాలికలు సెల్ ఫోన్లు వాడే సమయంలో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు.